రేపటి నుంచి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే

- ముషీరాబాద్‌లో 66 వేల ఇళ్లు, 588 మంది ఎన్యూమరేటర్లు
- అంబర్‌పేటలో 90 వేల నివాసాలు 722 మంది ఎన్యూమరేటర్లు
- డివిజన్‌కు నోడల్ అధికారి నియామకం



ముషీరాబాద్, అంబర్‌పేట సర్కిల్ భవనం

రాంనగర్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 6 నుంచి 21వ తేది వరకు చేపట్టనున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే) కార్యక్రమాన్ని ముషీరాబాద్, అంబర్‌పేట నియోజకవర్గాల్లో సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ముషీరాబాద్‌లో సర్వేను విజయవంతంగా నిర్వహించేందుకు సర్కిల్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ ఖాదర్ మొయినుద్దీన్, అంబర్‌పేటలో నిర్వహించేందుకు డిప్యూటీ కమిషనర్ మారుతి దివాకర్ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని 66 వేల ఇళ్లలో ఇంటింటి సర్వే నిర్వహిందుకు 588 ఎన్యూమరేటర్లను నియమించారు. ఈ నియోజకవర్గంలోని ఆరు డివిజన్‌లకు ఒక్కొక్క నోడల్ అధికారిని నియమించారు. అదే విధంగా ఒక్కో ఎన్యూమరేటర్లకు 150 ఇళ్లను కేటాయించారు. ఎన్యూమరేటర్లకు సర్వే నిర్వహణపై నాలుగు రోజుల శిక్షణ ఇచ్చారు.

అంబర్‌పేట నియోజకవర్గంలో..

అంబర్‌పేట నియోజకవర్గంలోని 90 వేల ఇళ్లలో సర్వే నిర్వహించేందుకు 722 మందిని ఎన్యూమరేటర్లను నియమించారు. ఈ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లకు నోడల్ అధికారిని నియమించారు. ఎన్యూమరేటర్లకు నాలుగు రోజుల పాటు డీఎంసీ శిక్షణ ఇచ్చారు. 6 నుంచి నాలుగు రోజుల పాటు తొలిదశలో ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లి స్టిక్కరింగ్ వేసి సర్వేకు సంబంధించిన అంశాలు తెలియజేసి ఎన్యూమరేటర్లకు సహకరించాలని విన్నవిస్తారు. ఆ తర్వాత ఒక్కొక్క ఎన్యూమరేటర్ తనకు కేటాయించిన ఇళ్లకు వెళ్లి సర్వే నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించేందుకు ఇద్దరు డిప్యూటీ కమిషనర్లు ఏర్పాట్లు చేశారు. సర్వేలో జీహెచ్ఎంసీ అన్ని విభాగాలు, అధికారులు, స్వయంఉపాధి సంఘం సభ్యులు, ఆశా వర్కర్లు, టీచర్లు పాల్గొననున్నారు.

సర్వేకు ఏర్పాట్లు పూర్తి

ముషీరాబాద్‌లోని ఆరు డివిజన్‌లలో సమగ్ర ఇంటింటి సర్వేకు ఏర్పాట్లు పూర్తి చేశాం. సర్వేకు కావాల్సిన సామగ్రిని కూడా ఎన్యూమరేటర్లకు అందజేయడం జరిగింది, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఎన్యూమరేటర్లు తప్పులు లేకుండా సర్వే నిర్వహించాలి.

- మహ్మద్ ఖాదర్ మొయినుద్దీన్, ముషీరాబాద్ డీఎంసీ

సర్వేకు ప్రజలు సహకరించాలి

సమగ్ర ఇంటింటి సర్వే కోసం ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు సహకరించాలి. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడంతో పాటు ధ్రువీకరణ పత్రాలు అందజేయాలి. ఇబ్బందులుంటే తమ దృష్టికి తేవాలి.

- మారుతిదివాకర్ అంబర్‌పేట సర్కిల్ డీఎంసీ

నేడు ఆటోడ్రైవర్ల మహాధర్నా

హైదరాబాద్ సిటీ, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు వచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ (జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటలకు మొదలయ్యే ఈ ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లు పాల్గొంటారని జేఏసీ నాయకులు ఏ సత్తిరెడ్డి, వెంకటేష్, మారయ్య, ప్రవీణ్, శ్రీకాంత్, సలీంలు తెలిపారు. మహాలక్ష్మి పథకంతో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడిన ఆటో డ్రైవర్ల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతీ ఆటో డ్రైవర్‌కు రూ.15 వేలు ఇవ్వాలని, ఆటో, రవాణా రంగ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని విన్నవించారు. గ్రేటర్‌లో 20 వేల కొత్త ఆటో పర్మిట్లు ఇవ్వాలని, ఓలా, ఉబర్, రాపిడోలో ద్విచక్ర వాహనాలు నడపకుండా నిషేధించాని, మొత్తం 13 డిమాండ్లతో ధర్నా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.



కార్మికులకు స్వీట్లు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే గోపాల్, జయశ్రీ

పారిశుధ్య కార్మికుల సేవలు విలువైనవి

చిక్కడపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పారిశుధ్య కార్మికుల సేవలు విలువైనవని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. బ్రహ్మకుమారి సంస్థ చిక్కడపల్లి శాఖ ఆధ్వర్యంలో సోమవారం 'శుభ దీవాళి, స్వచ్ఛ దీవాళి' కార్యక్రమంలో భాగంగా ఆ సంస్థ చిక్కడపల్లి శాఖ కార్యాలయం వద్ద పారిశుధ్య కార్మికలకు స్వీట్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ముఠా గోపాల్ పారిశుధ్య కార్మికులకు స్వీట్లు, బిస్కెట్ పంపిణీ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు సమాజానికి అందించే సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. బ్రహ్మకుమారి సంస్థ చిక్కడపల్లి శాఖ హెడ్ జయశ్రీ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ముఠా నరేష్, బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు రష్మిత, విశ్వనాథన్, రాజేష్, జీహెచ్ఎంసీ అధికారి గోవర్ధన్ పాల్గొన్నారు.

'కురుమలు, యాదవుల కులగణన వేర్వేరుగా చేయాలి'

చిక్కడపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నిర్వహిస్తున్న కుల గణనలో కురుమలు, యాదవుల కులగణన విడివిడిగా చేయాలని రాష్ట్ర కురుమ సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.రమేష్‌కుమార్, కోశాధికారి కె.రామాంజనేయులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కులగణన సర్వే చేయడం వలన బీసీ కులాల వారీగా అన్ని వివరాలు వచ్చే అవకాశం ఉందన్నారు. బీసీల్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 112 కులాల్లో కురుమ కులస్థులు 8 నుంచి 10 శాతం వరకున్నారన్నారు. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం నిర్వహిస్తున్న కులగణనలో గ్రామీణ ప్రాంతంలోని కురుమలు కులగణన అధికారులకు సరైన సమాచారం బీసీ బి సీరియల్ నెంబర్ 11 కురుమ అని స్పష్టం తెలియజేయాలని కోరారు. కురుమలు, యాదవుల కులగణన విడివిడిగా చేయడం వలన ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాల్లో, రాజకీయంగా ఎంతో కోల్పోయిన వాటిని కురుమలు పొందడానికి అవకాశం కలుగుతుందన్నారు.

ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అన్నదానం

చిక్కడపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): చిక్కడపల్లి ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ కార్మిక కమిషనర్ కార్యాలయం సమీపంలో అన్నదానం కార్యక్రమం సోమవారం చేపట్టారు. సంఘం అధ్యక్షుడు చేపూరి లక్ష్మణ్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడుతూ.. పేదలకు అన్నదానం చేయడం సంతోషంగా ఉంటుందన్నారు. పోటీపరీక్షల అభ్యర్థులు సైతం భోజనం చేయడం ఆనందంగా ఉందన్నారు. సంఘం కార్యదర్శి పల్లెర్ల రమేష్, కోశాధికారి తొడుపునూరి రవీందర్, సింగారపు రమేష్, ఉపాధ్యక్షుడు ఎన్.శంకర్, భిక్షపతి, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. ప్రొద్దుటూరు నరసింహారావు, లోటస్‌స్టీల్ ప్యాలెస్ రవితేజ అన్నదాన కార్యక్రమానికి సహకరించారు.



అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న లక్ష్మణ్



బీజేపీ సభ్యత్వ నమోదుపై పార్టీ నేతలతో సమీక్షిస్తున్న అజయ్‌కుమార్

సభ్యత్వ టార్గెట్‌ను పూర్తి చేయాలి

గోల్నాక, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): గోల్నాక డివిజన్‌లో నిర్ణయించిన టార్గెట్‌ను లక్ష్యంగా చేసుకుని బీజేపీ నాయకులు, కార్యకర్తలు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆ పార్టీ సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం జాయింట్ కన్వీనర్, సభ్యత్వ నమోదు డివిజన్ ఇన్‌చార్జి ఏదెల్లి అజయ్‌కుమార్ సూచించారు. సోమవారం గోల్నాక డివిజన్ గంగానగర్‌లోని కమ్యూనిటీహాల్‌లో డివిజన్ అధ్యక్షుడు మూల రవీందర్‌గౌడ్ అధ్యక్షతన ముఖ్య నాయకులతో సభ్యత్వ నమోదుపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కేసరి నర్సింగ్‌రావుయాదవ్, కె.రాంచందర్, కర్రి రవీందర్, ఆర్ వీఎల్ రమేష్, సూదగాని శ్రీధర్‌గౌడ్, సింగీతం రాజేష్, ఉప్పల శ్రీనివాస్, గాజుల గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మూసారాంబాగ్ బ్రిడ్జి పనులను పూర్తి చేయాలి

అంబర్‌పేట, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): అంబర్‌పేట ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉండే మూసారాంబాగ్ బ్రిడ్జి నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అధికారులను ఆదేశించారు. అంబర్‌పేట డివిజన్ కార్పొరేటర్ విజయ్‌కుమార్‌గౌడ్‌తో కలిసి సోమవారం బ్రిడ్జి నిర్మాణపు పనులను పరిశీలించారు. అధికారులు, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.



బ్రిడ్జి పనులను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే, అధికారులు తదితరులు

బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు హర్షణీయం

బర్కత్‌పుర, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుకూలంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వాటా నిర్ధారణకు సీఎం రేవంత్‌రెడ్డి బీసీ డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయటాన్ని స్వాగతిస్తున్నామని మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ తెలిపారు, సోమవారం హైదర్‌గూడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో అత్యధిక శాతం ఉన్న బీసీల రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులు మార్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు రానున్న ఎన్నికల్లో బీసీలు పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు అయ్యే అవకాశం ఉందన్నారు. సమావేశంలో మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ మద్దెల సంతోష్ ముదిరాజ్, ఉపాధ్యక్షుడు సుధాకర్ ముదిరాజ్, తెలంగాణ ఫిషరీస్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్, ప్రణీత్, శివ శంకర్ పాల్గొన్నారు



మాట్లాడుతున్న చొప్పరి శంకర్ ముదిరాజ్

అంధ క్రీడాకారులకు సహాయం అందిస్తాం

అంబర్‌పేట, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పోలీసు విభాగం తరపున అంధ క్రీడాకారులకు ఎల్లప్పుడూ సహాయం అందిస్తామని డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. తెలంగాణ డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్, తెలంగాణ జిల్లాల క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా తెలంగాణ బ్లైండ్ చాలెంజ్ కప్ 2024 టోర్నమెంట్‌ను అంబర్‌పేట వాటర్‌వర్క్స్ స్టేడియంలో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంధుల క్రికెట్‌ను ప్రోత్సహించేందుకు ప్రత్యేక స్టోర్ ఏర్పాటు ఆవశ్యకతను తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ (టీడీసీఏ) ఫౌండర్ ప్రెసిడెంట్, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ అల్లీపురం వేంకటేశ్వర్‌రెడ్డి, ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రాజెక్ట్స్ సీఈఓ, ఎండీ ప్రవీణ్‌కుమార్ నెడుంగడి, డైరెక్టర్ సరిడేన రాహుల్ రావు, అంధత్వ శాఖ డైరెక్టర్, కమిషనర్ బి. శైలజ, డెవలప్‌మెంట్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్(డీఏబీ) తెలంగాణ ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, సీనియర్ క్రికెట్ క్రీడాకారులు సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.



క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభిస్తున్న డీజీపీ



పాదయాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తదితరులు

ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటా

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పాదయాత్ర

అంబర్‌పేట, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): అంబర్‌పేట ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటానని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. సోమవారం ఆయన బీజేపీ అంబర్‌పేట డివిజన్ అధ్యక్షుడు దాసోజు నాగభూషణచారి అధ్యక్షతన డివిజన్‌లోని ప్రేమ్‌నగర్‌లో పాదయాత్ర నిర్వహించి ప్రజా సమస్యలు పరిశీలించారు. పార్టీ నేతలు గౌతమ్‌రావు, కృష్ణ యాదవ్, భిక్షపతి, కృష్ణముదిరాజ్, రాజు, యశ్వంత్, తిరుపతి గుప్తా తదితరులు పాల్గొన్నారు.

లలితగీతాల ఫలాల పంట 'మధురోహలు'

ఆచార్య ఎల్లూరి శివారెడ్డి

చిక్కడపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాము రచించిన లలిత గీతాలు లయప్రాసతో కూడి ఉంటాయని తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. రాము కవితా సంపుటి మధురోహలు లలిత గీత ఫలాల పంట అని అభివర్ణించారు. ప్రముఖ సాంస్కృతిక సంస్థ రసమయి ఆధ్వర్యంలో సోమవారం రాత్రి త్యాగరాయగానసభలో ప్రముఖ కవి డా.ఎంకె రాము రచించిన మధురోహలు కవితా సంపుటిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆచార్య శివారెడ్డి మాట్లాడుతూ.. రాము కవిత్వంలో సాధుత్వం పాడుకొనే వెసులుబాటు ఉంటాయని వివరించారు. సంపుటిలోని లయాత్మకత సాహితీ పరిశోధకులకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. అధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త ఆచార్య టి.గౌరీశంకర్ మాట్లాడుతూ రాము ఆధునిక లలిత గీతకారుల్లో ప్రముఖులన్నారు. పాట, లయ తెలిసిన వారికి పాట రాయటం సులువైపోతుందన్నారు. తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు డా.నాళేశ్వరం శంకరం మాట్లాడుతూ మధురోహలు నవరసాలు ప్రోది అన్నారు. సంపుటిలోని 92 గీతాలలోని భావలాలిత్యం రచనలో దేవులపల్లి కృష్ణశాస్త్రి సినారె ప్రభావం ఉందన్నారు. మానవతావాది రాము కవిత్వం కొద్దిమందిలోనైనా స్పందన తెస్తుందని ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఆదాయపు పన్నుల శాఖ విశ్రాంత కమిషనర్ నరసింహప్ప మాట్లాడుతూ సంపూర్ణ జ్ఞాన సంపుటి మధురోహలును తనకు అంకితం ఇవ్వడం ఆనందకరమంటూ ధన్యవాదాలు తెలిపారు. నేటినిజం సంపాదకులు బైస దేవదాసు మాట్లాడుతూ అక్షరయజ్ఞం చేసే కవి రాము అని మధురోహలులో స్పష్టత, భావవ్యక్తీకరణ, మనస్సుకు హత్తుకుంటాయని వివరించారు. చివరగా డా. రాము ధన్యవాదాలు తెలిపారు. తొలుత సుమాంజలి నాట్య సంస్థ గురువు సుమలత శిష్య బృందం కూచిపూడి నృత్యప్రదర్శన ఆకట్టుకుంది.



కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న శివారెడ్డి, రసమయి రాము

కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి

మాజీ ఎంపీ వి హనుమంతరావు

రాంనగర్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): అంబర్‌పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు అంకిత భావంతో పనిచేయాలని మాజీ ఎంపీ వి హనుమంతరావు సూచించారు. సోమవారం జరిగిన ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వి హనుమంతరావు నాయకత్వంలో పార్టీ నియోజకవర్గం నాయకులు ఆర్ లక్ష్మణ్‌యాదవ్, తొలుపునూరి కృష్ణాగౌడ్, లక్‌పతి యాదగిరిగౌడ్, గడ్డం శ్రీధర్ గౌడ్ శ్రీమంత్‌గిరి, మురళీకృష్ణ తోపాటు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి హెచ్ మాట్లాడుతూ ఈనెల 6నుంచి జరిగే సమగ్ర ఇంటింటి కుటుంబసర్వేను విజయవంతంగా జరిగేలా అధికారులకు పార్టీ నాయకులు కార్యకర్తలు సహకరించాలని సూచించారు. ఏఐసీసీ అగ్రనాయకులు రాహుల్ గాంధీ మంగళవారం నగరానికి వస్తున్న సందర్భంగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.



అంబర్‌పేట నియోజకవర్గ ముఖ్య నేతలతో వీహెచ్

ట్రాన్స్‌కోలో వినియోగదారుల సదస్సు



ఇందిరాపార్కు ట్రాన్స్‌కో కార్యాలయంలో సోమవారం వినియోగదారుల సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పలువురు స్థానికులు పాల్గొని తమ సమస్యలను అధికారులకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ఇందిరాపార్కు ఏడీఈ సంపత్, గాంధీనగర్ ఏఈ సుధామ, అశోక్‌నగర్ ఏఈ శేఖర్, కాంగ్రెస్ పార్టీ నగర నాయకులు మద్దెల ప్రభాకర్, అశోక్, హఫీజ్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- కవాడిగూడ, ఆంధ్రజ్యోతి

'ఇందిరమ్మ ఇళ్లలో పారిశుధ్య కార్మికులకు ప్రాధాన్యం ఇవ్వాలి'

రాంనగర్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పారిశుధ్య కార్మికులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పారిశుధ్య కార్మికుల డిమాండ్ల సాధన కోసం ఈనెల 9వ తేదీన పారిశుధ్య కార్మికుల సదస్సును నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామని చెప్పారు. సోమవారం విద్యానగర్‌లోని ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పారిశుధ్య కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి మూడు యూనిఫాం, మూడు సివిల్ డ్రెస్, నెలకు నాలుగు సెలవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. వారి వేతనాలను రెట్టింపు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అంజన్న, నరేష్, శ్యామ్‌రావు, చందు, తిరుమలేష్, జీవన్, శ్రీకాంత్, సురేష్, కార్తిక్, మణి తదితరులు పాల్గొన్నారు.

కనులపండువగా ఆకాశదీప పూజ

చిక్కడపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాసం పూజల్లో భాగంగా మొదటి సోమవారం సందర్భంగా చిక్కడపల్లి వివేక్‌నగర్ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలోని శివాలయంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయంత్రం ఆకాశ దీప పూజ కార్యక్రమం కనులపండువగా జరిగింది. భక్తులు పెద్దఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈవో దేవనాథం ఏర్పాట్లు పర్యవేక్షించారు.



ఆకాశదీప పూజలో పాల్గొన్న భక్తులు



భవానీశంకర ఆలయంలో శివలింగం ఆకారంలో దీపాలను వెలిగించిన భక్తులు

ముషీరాబాద్‌లో కార్తీక వైభవం

ముషీరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): కార్తీక మాసం మొదటి సోమవారం ముషీరాబాద్ భోలక్‌పూర్‌లోని శివాలయాల్లో భక్తులు వేకువజాము నుంచే ఆలయాలకు చేంపకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో మహిళలు దీపోత్సవాలను నిర్వహించారు. భోలక్‌పూర్ దేవుని తోటలోని 400ల సంవత్సరాల చరిత్రగల భవానీ శంకర ఆలయంలో శివలింగం ఆకారంలో దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరుకావడంతో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయంలో రుద్రాభిషేకం నిర్వహించారు. ముషీరాబాద్ మహాకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈవోలు జ్యోతి, మహేందర్‌కుమార్, ఆలయ సిబ్బంది సురేష్, ప్రధాన అర్చకులు వై.చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.



చిక్కడపల్లి హనుమాన్ ఆలయంలో..

పెద్దలు ఇంటికి సౌభాగ్యం

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ

చిక్కడపల్లి, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): పసితనంలో చెయ్యి పట్టుకుని పిల్లలను తాతయ్య, నానమ్మ నడిపిస్తారని, పండు వయసులో వారి చెయ్యి పట్టి నడిపించే బాధ్యత మూడోతరం వాళ్లు (మనవళ్లు, మనవరాళ్లు) తీసుకోవాలని వాకథాన్ సంస్థ నిర్వాహకులు, హెరిటేజ్ ఫౌండేషన్ డైరెక్టర్ ప్రభాకర్, తెలంగాణ స్త్రీ సేవా సంస్థ అధ్యక్షురాలు, ప్రముఖ రచయిత్రి డా.గురజాడ శోభాపేరిందేవి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా సోమవారం చిక్కడపల్లిలో వాకథాన్, హెరిటేజ్ ఫౌండేషన్, స్త్రీ సేవా సంస్థ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభాకర్, శోభాపేరిందేవి మాట్లాడుతూ.. పెద్దలు ఇంటికి సౌభాగ్యం అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ సంస్థ వృద్ధుల సమస్యలపై స్పందిం చి సాయం చేయడంతో ఆగిపోవడం లేదన్నారు. మొదటి తరం వారి సమస్యల వెనుక రెండో తరం వారు ఉంటున్న విషయం తెలిసిందేనని కాబట్టి మూడో తరం వారిని జాగృతం చేసే అంశంపై దృష్టిని సారించిందన్నారు. కార్యక్రమంలో మూడోతరానికి చెందిన పలువురు విద్యార్థులు పాల్గొని ప్లకార్డులు పట్టుకుని వృద్ధాశ్రమాలు వద్దు కలిసి ఉంటే ముద్దు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మూడోతరం వారికి టీషర్ట్‌లు అందజేశారు. ప్రతి ఒక్కరూ నడకను అలవాటు చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. ఆయా సంస్థల నిర్వాహకసభ్యులు కంద ఉషా, డా.లక్ష్మి సుందరి, రాణి, హేమలత, సంధ్యశ్రీ, శైలజ పాల్గొన్నారు.



ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, నిర్వాహకులు

● వాల్‌పోస్టర్ ఆవిష్కరణ



ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ గ్రేటర్ హైదరాబాద్ ఐఏఎల్ 7వ కాన్ఫరెన్స్ ఈనెల 16వ తేదీన హిమాయత్‌నగర్‌లోని అమృత ఎస్టేట్‌లో జరుగబోయే సమావేశానికి సంబంధించిన వాల్‌పోస్టర్ ఆవిష్కరణ సోమవారం నిర్వహించారు. ఈ వాల్‌పోస్టర్‌ను తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్దన్‌రెడ్డి ఆవిష్కరించారు. జయ శ్రీనివాస్, కుమార్‌గౌడ్, గట్రారాం వీరబాబు, నాగేశ్వర్‌రావు. లక్ష్మయ్య, అనిల్, మంత్రి రవీందర్‌రావు, రామారావు పాల్గొన్నారు. - కవాడిగూడ, ఆంధ్రజ్యోతి

కొత్త అధికారులు.. కొత్త ఎస్టిమేషన్లు

- నచ్చినోళ్లకు పనులు కట్టబెట్టేందుకేనంటూ విమర్శలు
- అవినీతి కేంద్రాలుగా విద్యుత్ సర్కిల్ కార్యాలయాలు
- కొత్త కనెక్షన్ కావాలంటే చేతులు తడపాల్సిందే
- హబ్సిగూడ, మేడ్చల్, సంగారెడ్డి, సరూర్‌నగర్ సర్కిళ్లపై ఫిర్యాదులు

హైదరాబాద్ సిటీ, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): అవినీతికి కేంద్రాలుగా విద్యుత్ సర్కిల్ కార్యాలయాలు మారుతున్నా దక్షిణ తెలంగాణ విద్యుత్‌పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) పట్టించుకోవడం లేదు. రెండు నెలల క్రితం వరకు క్షేత్రస్థాయిలో ఎవరిపై ఆరోపణలు వచ్చినా కఠిన చర్యలు తీసుకున్న డిస్కం ఉన్నతాధికారులు ఇంజనీర్ల బదిలీల తర్వాత అవినీతి ఆరోపణలు వస్తు న్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. గ్రేటర్ పరిధిలో ఎస్ఈల మార్పు తర్వాత మేడ్చల్ సర్కిల్ పరిధిలో గతంలో వేసిన ఎస్టిమేషన్లను రద్దు చేసి కొత్తవి వేయడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా హబ్సిగూడ, మేడ్చల్, సంగారెడ్డి, సరూర్‌నగర్ సర్కిళ్ల పరిధిలో కొంతమంది డీఈ, ఏడీఈలపై అవినీతి ఆరోపణలు వస్తున్నా విచారణ చేపట్టడం లేదు. కొత్త విద్యుత్ కనెక్షన్లు తీసుకునేందుకు కస్టమర్ సర్వీస్ సెంటర్ల(సీఎస్సీ)లో దరఖాస్తులు చేస్తున్నా. క్షేత్రస్థాయి అధికారులను నేరుగా కలిసి అడిగినంత ఇస్తే తప్ప ఫైళ్లు ముందుకు వెళ్లని పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ఎస్ఈలు తమకు నచ్చిన వాళ్లకు కాంట్రాక్ట్ పనులు అప్పగించేందుకు నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుంటూ, ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారనే విమర్శలున్నాయి. సెక్షన్ స్థాయిలో కొంతమంది విద్యుత్ సిబ్బంది ప్రైవేట్ కాంట్రాక్టర్లుగా మారి స్థానిక అధికారుల అండతో ప్రైవేట్ పనులను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.



బదిలీల్లో చక్రం తిప్పిన కొంతమంది అధికారులు

దక్షిణ డిస్కంలో మూడు వారాల క్రితం పెద్దసంఖ్యలో ఇంజనీర్ల బదిలీలు జరిగాయి. ఆపరేషన్ విభాగంలో పనిచేసిన ఇంజనీర్లను తిరిగి ఆపరేషన్ విభాగానికి బదిలీ చేయబోమని నిబంధనలు పెట్టారు. అయినా కొంతమంది ఇంజనీర్లు మంత్రుల సిఫార్సులతో పాటు డబ్బు ఖర్చు చేసి నచ్చిన ప్రాంతాల్లో పోస్టింగులు తెచ్చుకున్నారు. బదిలీలపై ఇంజనీరింగ్ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా బదిలీలు చేస్తారనే సమాచారం తెలిస్తే తాము కూడా మంత్రుల సిఫార్సు లేఖలు తెచ్చుకునేవారమని కొంతమంది ఇంజనీర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. బదిలీల ప్రక్రియ పూర్తయినా వారం రోజులు పాటు డిస్కం ప్రధానకార్యాలయం హెచ్‌ఆర్ విభాగం చుట్టూ ఇంజనీర్లు పెద్దసంఖ్యలో తిరిగారు. కొంతమంది ఇంజనీర్లు హెచ్‌ఆర్ విభాగం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు సీఎండీని కలిసి జరిగిన పొరపాట్లను వివరించారు. హెచ్‌ఆర్ విభాగంలో కొంతమంది అధికారులు, సిబ్బంది అవినీతికి పాల్పడి గ్రేటర్‌జోన్‌లో కొంతమందికి పోస్టింగులు ఇప్పించారనే ప్రచారం జరిగింది. బదిలీల ప్రక్రియపై పూర్తిస్థాయిలో విచారణ జరిపితే అసలు విషయాలు తెలుస్తాయని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. డబ్బులు ఖర్చు చేసి పోస్టింగులు తెచ్చుకున్న కొంతమంది ఇంజనీర్లు ఖర్చు చేసిన డబ్బు వసూలు చేసేందుకు అవినీతికి పాల్పడుతున్నారు. అక్రమాలకు పాల్పడుతున్న వారితో పాటు వారికి ఉన్నతస్థాయిలో అండగా నిలిచే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితుల్లో మార్పు వస్తుందని రిటైర్డ్ సీనియర్ ఇంజనీర్లు సూచిస్తున్నారు.